క్లుప్తంగా

ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష



ప్రవేశ పరీక్ష రాస్తున్న విద్యార్థులు

పామిడి: పట్టణ ఏపీ మోడల్‌స్కూల్‌లో 7,8,9 తరగతులకు సంబంధించి 6 ఖాళీ సీట్లకు ప్రవేశ పరీక్ష బుధవారం ప్రశాంతంగా జరిగింది. ఈఖాళీ సీట్లకు మొత్తం 87 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 86 మంది ప్రవేశ పరీక్ష రాశారు. ప్రిన్సిపాల్ అరుణ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు స్కూల్ ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా వ్యవహరించారు. మెరిట్ ఆధారంగా ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలి

పెద్దవడుగూరు: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఎంఈఓ రాముడు, ఎంఈఓ-2 గురుప్రసాద్ లు ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. బుధవారం స్థానిక జెడ్పీ ఉన్నతపాఠశాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా కొత్తగా విధుల్లో చేరిన మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. బీసీ కాలనీ, చేనేత కాలనీ వద్ద ఉన్న పాఠశాలలను పరిశీలించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత



మొక్కలు నాటుతున్న విద్యార్థులు

గుంతకల్లు: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని శ్రీ శంకరనంద గిరి స్వామి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వరప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కళాశాలలోని విద్యార్థులతో మొక్కలు నాటించారు. వేప, కానుగ, నేరుడు తదితర మొక్కలు నాటించడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యత విద్యార్థులకే అప్పగించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని ఓ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం



పామిడిలో ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం

పామిడి: పట్టణంలో బుధవారం పామిడి శాఖ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం విభాగ్ సహ కార్యవాహ బలరామకృష్ణ, ఖండ సంఘ సంచాలకు విశ్వనాథ్, నాగసముద్రం సూర్య నారాయణశర్మ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ 350 ఏళ్ల క్రితం పట్టాభిషేక ఉత్సవ పూర్తిని పురస్కరించుకొని కార్యక్రమం చేపట్టామన్నారు. ఇది హిందువులుగా గర్వపడే దినమన్నారు. అంతకుముందు వారు పురవీధుల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం వరకూ శివాజీ మహారాజ్‌కు జై అంటూ బైక్ ర్యాలీ చేశారు. అనంతరం ఛత్రపతి శివాజీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. భావసార క్షత్రియ సమాజ్ సభ్యులు జోజోడే కుమార్, దత్తు బంగారు శీనా, చౌడయ్య, అమర్‌నాథ్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

200 పని దినాలు కల్పించాలి



మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి

శింగనమల: జిల్లాలో వ్యవసాయ కూలీలు పనులు లేక చాలా ఇక్కట్లు పడుతున్నారని, ఉపాధి హామీ కింద ఏడాదికి 200 పని దినాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. బుధవారం శింగనమలలో వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలన్నారు. నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా కూలీ వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్, మండల కార్యదర్శి సుంకన్న, రామాంజినేయులు, ఆంజనేయులు, కుళ్లాయప్ప పాల్గొన్నారు.

చింత.. ఆరోగ్యానికి నిశ్చింత!

- చింత చిగురులో దండిగా పోషకాలు
- కిలో రూ.500 పైమాటే
- చిగురుతో ఉపాధి పొందుతున్న మహిళలు

చింత చిగురు.. ఈ పేరు వినగానే అందరి నోళ్లల్లో నీరు ఊరడం ఖాయం. అందులోని పులుపు, వగరుల సమ్మేళనం మనిషి జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరుస్తుంది. కొన్ని ఇళ్లల్లో చింత చిగురు అందుబాటులో ఉన్నన్ని రోజులూ చింత చిగురుపప్పు, చింత చిగురు పచ్చడి, చింత చిగురు పొడి, చింతచిగురు పులిహోరా ఇలా అన్నింటిలోనూ దాన్నే వాడతారంటే అతిశయోక్తి కాదేమో. ఇక చింతచిగురు పప్పులో కూడా చాలా వెరైటీలున్నాయి.

తాడిపత్రిరూరల్: ఏటా చైత్రమాసం తరువాత చింత చెట్లు చిగురిస్తాయి. ఈ సమయంలో చింత చిగురును కొనుకు వచ్చి తాడిపత్రిలో విక్రయాలు జరుపుతుంటారు. ప్రస్తుతం చింత చిగురు కాలం కావడంతో చుట్టు పక్కల మండలాల్లోని కొండలు, గుట్టలు, కోనల్లో వున్న చింత చెట్ల నుంచి మహిళలు చింత చిగురును కోసి తాడిపత్రికి తీసుకొస్తుంటారు. చింత చెట్ల నుంచి రోజుకు రెండు నుంచి మూడు కిలోల వరకు చిగురును కోసి విక్రయాలు జరుపుతూ పలువురు తాత్కాలిక ఉపాధి పొందుతున్నారు. చింత చిగురులో అనేక పోషకాలు ఉండటంతో ఎక్కువ మంది వంటల్లో ఉపయోగిస్తున్నారు. శాకాహారంతోపాటు మాంసాహార వంటకాల్లో కూడా చింత చిగురును ఉపయోగిస్తున్నారు. చింత చిగురుతో అనేక రకాల వంటకాలు చేస్తూ జిహ్వ చాపల్యాన్ని తీర్చుకుంటున్నారు.

పోషకాల గని..

వంద గ్రాముల చింత చిగురులో 140 మీల్లీ గ్రాముల కాల్షియం, 10.06 గ్రాముల పీచు, 5.8 గ్రాముల ప్రోటీన్లు, 140 మీల్లీ గ్రాముల ఫాస్పరస్, 26 మీల్లీ గ్రాముల మెగ్నీషియం, 3 మీల్లీ గ్రాముల సీ విటమిన్ ఉంటుందని డైటీషియన్స్ చెబుతున్నారు. చింత చిగురుకు డిమాండ్ ఉండటంతో పాటు సేకరణ కూడా కష్టసాధ్యం కావడంతో అదే స్థాయిలో ధర ఉంటోంది.

చింత చిగురుకు డిమాండ్..

తాడిపత్రి మార్కెట్‌లో చింత చిగురు కిలో రూ.500 పై మాటే. చిల్లరగా పావు(50 గ్రాములు) రూ.30 ధర పలుకుతోంది. గతేడాది వర్షాలు తక్కువగా కురవడంతో చింత చిగురు దిగుబడిపై ప్రభావం చూపింది. వర్షాలు పుష్కలంగా పడితే అదే స్థాయిలో చెట్లకు చింత చిగురు విరగ్గాస్తుంది. పూర్వం చింత చెట్లను పెంచడం వల్ల పలురకాల అదాయం వుంటుందని పెంచుకోనేవారు. గతంలో ప్రభుత్వాలు కూడా చింత చెట్ల పెంపకానికి పోత్సాహాలు ఇచ్చేవి. బంజరు భూముల్లో చింత చెట్లను స్వయంగా ఆధికారులే పెంచే ఏర్పాటు చేసేవారు. ఈ మధ్యకాలంలో చింత చెట్లు అంతరిస్తున్నాయి. తాడిపత్రి ప్రాంతంలోని అనంతపురం- తాడిపత్రి రోడ్డుకు ఇరువైపుల పెద్ద సంఖ్యలో చింత చెట్లుండేవి. రోడ్డు విస్తరణ పేరుతో కొట్టివేశారు. ఈ చెట్లు వున్నప్పుడు చింత చిగురుకు కొదవ ఉండేది కాదు. మండలాల్లో సైతం పలు కారణాలతో చింత చెట్లను కొట్టి వేస్తూ పలువురు సోమ్ము చేసుకుంటున్నారు.



తాడిపత్రి మార్కెట్‌లో చింత చిగురు అమ్మకం

చింత చిగురుతో కలిగే ప్రయోజనాలు

- చింత చిగురు వల్ల చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్ట వచ్చునని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.ఫినాల్స్ , యాంటీ అక్సిడెంట్లు అధికంగా వుండటం కారణంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
- శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించి రక్తశుద్ధికి ఉపయోగపడుతుంది.
- చింత చిగురులో విటమిన్-సీతో పాటు యాంటాక్సిడెంట్లు ఉండటంతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జీర్ణాశయం సమస్యలు, పిల్లల్లో నులి పురుగుల నివారణలో సాయపడుతుంది.
- చింత చిగురును ఉడికించిన తీసుకొని పుక్కలిస్తే గొంతు సమస్యలు, మంట, వాపు, నోటికి వచ్చే పగుళ్లు, పూతలు తగ్గుతాయి.
- కంటి సమస్యలను తగ్గించడంతోపాటు ఆల్కాహాల్‌తో ఏర్పడే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- చలి,జ్వరంను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
- తల్లి పాల వృద్ధికి తోడ్పడుతుంది.
- ఎముకల దృఢత్వానికి, థైరాయిడ్‌తో బాధపడేవారికి చింత చిగురు ప్రయోజనకరం.
- డయాబెటిస్ ఉన్న వారికి దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు చింత చిగురు పేస్టును నొప్పులు, వాపులు వున్న చోట ఉంచితే ఫలితం కనిపిస్తుంది.
- పైల్స్ వున్న వారికి చింత చిగురు మందులా పనిచేస్తుంది. ఇందులో డైటరీ ఫైబర్ అధిక శాతం ఉండటంతో విరేచనాలు తగ్గించడంతో పాటు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

తాత్కాలిక ఉపాధి



చింత చిగురు కోసి అమ్ముతూ తాత్కాలిక ఉపాధిని పొందుతున్నాను. గతంలో ఎక్కువగా చింత చెట్లు ఉండేవి. ప్రస్తుతం అక్కడక్కడ మాత్రమే ఉంటున్నాయి. రోజూ దాదాపు 50 కిలోమీటర్లు బస్సులో తాడిపత్రికి వచ్చి మార్కెట్‌లో చిరు వ్యాపారులకు విక్రయిస్తున్నా.
– నాగేశ్వరి, మదుగుపల్లి , పుట్లూరు మండలం

విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

బుక్కరాయసముద్రం: విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఓబులు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కొర్రపాడులో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో మలేరియా వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఓబులు మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతోటపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రాత్రిపూట దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలలో తరగతి గదుల్లో దోమలు ప్రబలకుండా స్ప్రేయింగ్ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, కొర్రపాడు పీహెచ్‌సీ డాక్టర్ ఇందిర, సత్యనారాయణ, సీహెచ్‌ఓ మోహన్ రావు, నూర్‌బాషా, శ్రీధర్‌మూర్తి, కేశవయ్య, మాధవి, రాజేంద్రప్రసాద్, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఓబులు

దారులు మూసేయొద్దు

గుంతకల్లుటౌన్: పట్టణంలోని ఆర్‌అండ్‌బీ సర్కిల్ నుంచి పోర్టర్స్‌లైన్ వెళ్లే మార్గంలోనున్న రైల్వేకాలనీల మీదుగా చర్చి, చందమామ స్కూళ్లు, రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు రైల్వే అధికారులు ప్రహరీలు నిర్మించొద్దని ఎస్ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి.రమేష్ కోరారు. దారులన్నీ మూసివేస్తూ ప్రహరీ నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల విద్యార్థులు, మస్తాన్‌పేటవాసులు నిరసన తెలిపారు. రమేష్ మాట్లాడుతూ ప్రహరీ పూర్తిగా నిర్మించడం వల్ల పాఠశాల విద్యార్థులు, రైల్వేస్టేషన్, రైల్వేహాస్పిటల్‌కు వెళ్లే ప్రజలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నిత్యం రద్దీగా ఉండే ఆర్‌అండ్‌బీ సర్కిల్‌లో పిల్లలకు ప్రమాదాలు జరిగే అవకాశముందని, విద్యార్థులకు సులువుగా ఉండే మార్గాల్ని యథావిధిగా కొనసాగించాలని ఆయన కోరారు. డీవైఎఫ్ఐ నాయకుడు సురేంద్ర, ఐద్వా పట్టణ కార్యదర్శి బి.జ్యోతి, కాలనీవాసులు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.



విద్యార్థులతో కలిసి నిరసన తెలుపుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు

జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి

గుత్తి: పట్టణంలోని ఏడీజే కోర్టు ఆవరణలో ఈ నెల 29న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని ఏడీజే శ్రీహరి కోరారు. స్థానిక ఏడీజే కోర్టు ఆవరణలో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీజే సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ ఆచారితో కలిసి మాట్లాడారు. క్రిమినల్, సివిల్ కేసులతో పాటు రాజీకి అవకాశమున్న అన్ని రకాల కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు కుమార్, శ్రీనివాసులు, కృష్ణ, మల్లేష్, సీపీ వెంకటరామిరెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పీడీ రత్నం, ప్రధాన కార్యదర్శి నగదాని చంద్రశేఖర్, కార్యదర్శి నవీన్, సభ్యులు పాల్గొన్నారు.

గార్లదిన్నె: జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ మహమ్మద్ గౌస్ కోరారు. బుధవారం ఎస్ఐ మాట్లాడుతూ ఈనెల 29న జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీకి ఆమోదయోగ్యమైన అన్ని కేసులు లోక్ అదాలత్ పరిష్కరిస్తారన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఏడీజే శ్రీహరి

కారు ఢీకొని పెయింటర్‌కు తీవ్రగాయాలు



పెయింటర్ అంజి

గుంతకల్లుటౌన్: పట్టణంలోని ఆలూరు రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యానగర్‌కు చెందిన పెయింటర్ ఆంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు జిల్లా చిప్పగిరిలో ఇంటి పెయింటింగ్ పనులు పూర్తి చేసుకుని తిరిగి గుంతకల్లుకు తన బైక్‌పై వస్తున్న ఆంజనేయులును ఆలూరు వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ఆంజనేయులు కుడి కాలు విరిగిపోయింది. దీంతో స్థానికులు అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆలూరు రోడ్డు ఎన్టీఆర్ విగ్రహం వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించాలని ఆ వార్డు కౌన్సిలర్ సుమోబాషా అధికారులను కోరారు.

24 నుంచి నెట్టికంటుడి మాన్యం కౌలుకు వేలం

గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ భూముల కౌలుకు ఈనెల 24 నుంచి వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భద్రాజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లా చిప్పగిరి, ఆలూరు మండలాలు, అనంతపురం జిల్లా వజ్రకరూరు, విడపనకల్లు, గుంతకల్లు మండలాల్లోని ఆలయ భూములను వేలం పాట ద్వారా రైతులకు కౌలుకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారురు. కర్నూలు జిల్లాలోని కుందనకుర్తి, బెల్డోణ, ఖాజీపురం, నంచర్ల గ్రామాల్లో 24న, ఆలూరు మండలం మొలగవల్లి , చిప్పగిరి మండలం దొల్లాపురం గ్రామాల్లో 26న, వజ్రకరూరు మండలం కొనకొండ్ల, విడపనకల్లు మండలం పాలికి గ్రామాల్లో ఈనెల 27న, గుంతకల్లు మండలం కసాపురంలో ఈనెల 28న బహిరంగ వేలం పాటను నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలం పొందిన వారు మూడేళ్లపాటు భూములను సాగు చేసుకోవచ్చని వివరించారు.

అభాగ్యులకు అమ్మఒడి ‘ఊయల’

తాడిపత్రి అర్బన్: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఊయల అభాగ్యులకు అమ్మఒడిలా సంరక్షిస్తుందని సీడీపీఓ సాజిదా బేగం అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ఊయల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఊయలను ప్రారంభించారు. ఈసందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ పిల్లలను వద్దనుకున్నా, వదిలించుకోవాలనుకున్న రోడ్డు పక్కన కంప చెట్లలో పడవేయకుండా ఊయలలో ఉంచొచ్చన్నారు. ఊయలలో ఎవరైనా బిడ్డను వదిలిపెట్టిన వెంటనే సంబంధిత సెక్యూరిటీ సిబ్బంది చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, పోలీస్ హెల్ప్‌లైన్ 100కి గాని తెలియజేస్తారన్నారు. ఊయలలో వేసిన బిడ్డను సురక్షితమైన శిశుగృహానికి తరలించి అక్కడ సంరక్షణ చర్యలు చేపడతామని తెలిపారు. చట్ట వ్యతిరేక దత్తతలను అరికట్టడం, చట్టబద్ధమైన దత్తతలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వివరించారు. దత్తతకు సంబంధించి సమాచారం కోసం అనంతపురంలోని శిశు గృహ కార్యాలయంలోని 08554-278116 నంబరులో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డేవిడ్, సాయిచరణ్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు దస్తగిరమ్మ, లక్ష్మీదేవి, డివి.నారాయణమ్మ, కె.రామలక్ష్మీ, బ్లాక్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ పల్లవి, డేటా ఎంట్రీ ఆపరేటర్ రామాంజనమ్మ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.



ఊయలను ప్రారంభిస్తున్న అధికారులు

ఉపాధిలో అవకతవకలపై చర్యలకు సిఫారసు

యల్లనూరు: ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలకు సిఫారసు చేస్తామని తాడిపత్రి క్లస్టర్ ఏపీడీ వెంకటరత్నం పేర్కొన్నారు. ‘ఉపాధిలో వింతలు’ శీర్షికన బుధవారం సాక్షి పత్రికలో వెలువడిన కథనానికి తాడిపత్రి క్లస్టర్ ఏపీడీ వెంకటరత్నం స్పందించారు. యల్లనూరు ఏపీఓ షబ్బీర్‌బాషా, ఈసీ బబ్లు, టెక్నికల్ అసిస్టెంట్లు శంకర్, జయరాం, శ్రీనివాసులు, ప్రతాప్, అదిల్‌లతో బుధవారం తాడిపత్రి ఏపీడీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీడీ సాక్షి కథనంపై వార్తపై చర్చించారు. అవకతవకలపై విచారించి బాధ్యులపై పీడీ స్థాయి అధికారులకు నివేదికలను పంపుతామని హెచ్చరించారు. పాత గుంతలకు కొత్త ఐడీలు క్రియేట్ చేసి జేబులు నింపుకోవడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం అన్ని గ్రామాల్లో జలదూత్ సర్వే చేయాలన్నారు. నూతనంగా 300 ఎకరాలు డ్రైల్యాండ్ హార్టికల్చర్ మంజూరైందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఉపాధి కూలీల హాజరును పెంచేందుకు కృషి చేయాలన్నారు.



ఉపాధి సిబ్బందితో మాట్లాడుతున్న ఏపీడీ వెంకటరత్నం

పిచ్చికుక్క స్వైర విహారం

గుత్తి: మండలంలోని ఊబిచెర్ల గ్రామంలో మంగళవారం రాత్రి ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. బైక్‌లో వెళ్లే వారిపై దాడి చేసి కరిచింది. పిచ్చికుక్క దాడిలో గంగాధర్, శీనా అనే వ్యక్తులతో పాటు మరో వ్యక్తిపై దాడి చేసి కరిచింది. బాధితులను గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

కూడేరు: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. అనంతపురానికి చెందిన నాగచైతన్య బుధవారం బైక్‌పై ఉరవకొండ నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా లెప్రసీ కాలనీ సమీపాన టైర్ పంక్చరవడంతో కిందపడ్డాడు. గాయపడిన నాగచైతన్యను బైక్‌పై అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

విద్యాసామగ్రి పంపిణీ



విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించిన ఉపాధ్యాయురాలు ముబీనా

శింగనమల: సోదనపల్లి ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయురాలు ముబీనా బుధవారం నోటు పుస్తకాలు, పెన్సిళ్లు, ఏరేజర్లు అందజేశారు. విద్యార్థులకు సొంత ఖర్చులతో విద్యాసామగ్రి అందించడంపై గ్రామస్తులు ఆమెను అభినందించారు.

గొడవలకు దూరంగా ఉండండి

పుట్లూరు: గొడవలకు దూరంగా ఉండాలని డీఎస్పీ వెంకటశివారెడ్డి, సీఐ సుబ్రమణ్యం కోమటికుంట్ల గ్రామస్తులకు సూచించారు. బుధవారం వారు గ్రామంలో పర్యటించారు. ఈసందర్భంగా గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఘర్షణలకు పాల్పడటం, ప్రేరేపించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి గ్రామంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ హేమాద్రి తెలిపారు.

22 నుంచి వేద గాయత్రీదేవి ఆలయ వార్షికోత్సవం

తాడిపత్రి అర్బన్: పట్టణంలోని సంజీవనగర్ మొదటి రోడ్డులో వెలసిన వేద గాయత్రీదేవి ఆలయ 9వ వార్షికోత్సవం ఈనెల 22 నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు గణపతి పూజతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 24వ తేదీ ముగుస్తాయన్నారు. చివరి రోజు మధ్యాహ్నం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవాన్ని ఉంటుందని, ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

ఇసుక టిప్పర్ పట్టివేత

పెద్దపప్పూరు: మండలంలోని జూటూరు రైల్వేబ్రిడ్జి వద్ద ఇసుక టిప్పర్‌ను ఇన్‌చార్జ్ ఎస్ఐ గౌస్‌బాషా పట్టుకున్నారు. యాడికి మండలం రాయలచెరువు వాసి వేణుగోపాల్ నాయుడుకు చెందిన టిప్పర్ ఇసుక లోడుతో తాడిపత్రి వైపు నుంచి పెద్దపప్పూరు వైపు వస్తుండగా జూటూరు వద్ద పోలీసులు పట్టుకున్నారు. టిప్పర్‌ను సీజ్ చేసి డ్రైవర్ లోకేష్, వాహనయజమానిపై కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

కోట వీధిలో బోరు ఏర్పాటు



కోట వీధిలో బోరు ఏర్పాటు చేసిన దృశ్యం

గుత్తి: మున్సిపాలిటీ పరిధిలోని కోట వీధిలో బుధవారం తాగునీటి సమస్య పరిష్కారానికి మున్సిపల్ అధికారులు బోరు ఏర్పాటు చేశారు. కోటవీధిలో కొంత కాలంగా తాగునీటి సమస్య నెలకొంది. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులకు బోరు తవ్వించారు. బోరులో రెండించుల నీరు లభించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

విద్యారంగానికి పెద్దపీట



మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి

బుక్కరాయసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణి పేర్కొన్నారు. బుధవారం కొర్రపాడులో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విద్యా కిట్లను పంపిణీ చేశారు. ముందుగా పాఠశాలలో మిషనల్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా చెట్లును నాటారు. బడి ఈడు పిల్లను బడిలో చేర్పించేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలన్నారు. తహసీల్దార్ హనుమంత నాయక్, ఎంపీడీఓ శోభారాణి, ఎంఈఓలు నవీద, లింగా నాయక్, ఎంపీపీ సునీత, సర్పంచ్ కామాక్షి పాల్గొన్నారు.

పాఠకుల సంఖ్య పెరిగేలా చూడాలి



గ్రంథాలయాన్ని తనిఖీ చేస్తున్న కార్యదర్శి రమ

పుట్లూరు: గ్రంథాలయానికి వచ్చే పాఠకుల సంఖ్య పెరిగేలా చూడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రమ సిబ్బందికి సూచించారు. బుధవారం ఆమె మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. గ్రంథాయాన్ని నిర్ణీత సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు ప్రశాంతమైన వాతవరణాన్ని కల్పించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. గ్రంథాలయ అధికారి జయరాములు పాల్గొన్నారు.

వైఎస్ జగన్‌ను కలిసిన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్



జగన్‌ను కలిసిన నార్పల సత్యనారాయణరెడ్డి

నార్పల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విజయవాడలోని ఆయన నివాసంలో ఆ పార్టీ నేత, అనంతపురం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని జగన్ సూచించినట్లు సత్యనారాయణరెడ్డి తెలిపారు.

25న కసాపురంలో హుండీ కానుకల లెక్కింపు

గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈనెల 25న హుండీ కానుకలను లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ భద్రాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ సిబ్బంది విధిగా హాజరుకావాలని ఆయన సూచించారు.